క్లుప్తంగా

యువతకు ఉపాధి కల్పించండి


కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను సన్మానించిన నాయకులు

కడ్తాల్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద యువతకు రుణాలు ఇప్పించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతంను కోరారు. సోమవారం ఆయన మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా వారు మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి, రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు చందోజీ, మాజీ సర్పంచ్ శంకర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అశోక్, బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు యాంటీ రేబిస్ టీకా శిబిరం

అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధి 8వ వార్డు అంబేడ్కర్ భవన్ వద్ద మంగళవారం రెబిస్ ఫ్రీ తెలంగాణ, బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలను ఉచితంగా ఇవ్వనున్నామని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు శిబిరం కొనసాగుతుందని, జంతు ప్రేమికులు కార్యక్రమాన్నివినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఆశవర్కర్ల అరెస్ట్

- 'చలో హైదరాబాద్' నేపథ్యంలో అదుపులోకి...
- పోరాటం ఆగదని ఆందోళనకారుల వెల్లడి


కందుకూరు పీఎస్‌లో ఆశవర్కర్లు

కందుకూరు: మండలానికి చెందిన పలువురు ఆశ వర్కర్లను సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వీరు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం నేపథ్యంలో ఆశ వర్కర్లు ముంతాజ్‌బేగం, అప్రోచ్, సురేఖ, జయసుధ, అనిత, విజయలక్ష్మి, చంద్రకళ, మాధవి, సంధ్య తదితరులను అరెస్టు చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్‌రాజ్ ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించి మాట్లాడారు. ప్రజా ఉద్యమాలను పోలీసులతో అణిచివేయాలనుకోవడం ప్రభుత్వ అవివేకమని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

మహేశ్వరం: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.5వేలు వెంటనే ప్రకటించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం బాలాపూర్ గణనాథుడికి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తానని హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.5వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంన్నారు.

'బాబు' రుణం తీర్చుకునే పనిలో సీఎం

మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

పహాడీషరీఫ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణం తీర్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. యూరియా కొరత, వరదలతో రైతులు పడుతున్న అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తారనుకుంటే, కేవలం కేసీఆర్‌ను బదనాం చేసేందుకే సమయం వెచ్చించారని విమర్శించారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలని పదే పదే చెబుతూ.. తీరా వచ్చాక మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు నిర్వహించేందుకు కాంట్రాక్టర్ ముందుకొచ్చినా ప్రభుత్వం అనుమతివ్వకపోవడం దురుద్దేశాన్ని తెలియజేస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులో నీటిని నింపకుండా దిగువన ఉన్న బనకచర్లకు పంపి గురువు చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారన్నారు. సీబీఐ విచారణ చేయాలని.. బీజేపీ అడగడం, దానికి కాంగ్రెస్ తల ఊపుతూ అప్పగించడం చూస్తుంటే, రెండు పార్టీలు ఒక్కటేనని తెలుస్తోందన్నారు. నిజాలు మాట్లాడితే వినే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విచారణలో కేసీఆర్ ముత్యంలా బయటపడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

పాతవి కూల్చక.. కొత్తవి కట్టక

నాడు కళకళలాడిన ప్రభుత్వ కార్యాలయాలు.. నేడు వెలవెల బోతున్నాయి. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన ఆ భవనాలు.. నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం వెరసి అవి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజావసరాల కోసం వాటిని కూల్చి, కొత్తవి నిర్మించాలన్న డిమాండ్ ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకునే వారు లేరు.

వృథాగా సర్కారు స్థలం!
- శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాలు
- మసకబారిన సిబ్బంది నివాస గృహాలు
- పాక్షికంగా దెబ్బతిన్న గోదాములు
- కూల్చివేత ప్రతిపాదనలు, నూతన భవనాల తీర్మానం పట్టని అధికార యంత్రాంగం


శిథిలావస్థలో కార్యాలయాలు, సిబ్బంది నివాసాలు



ఆమనగల్లు: మండల పరిషత్ కార్యాలయ ఆవరణ సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన కార్యాలయాలు, సిబ్బంది నివాస గృహాలు, గిడ్డంగి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న వాటిని కూల్చివేయాలని గతంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలలో తీర్మానం చేసినప్పటికీ.. అధికారుల అనుమతి లభించలేదు. వాటిని కూల్చి, అక్కడే అతిథిగృహం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఫలితంగా కోట్లాది రూపాయల విలువైన సర్కారు స్థలం వృథాగా పడుంది.

ఐదు దశాబ్దాల క్రితం..

మండల వ్యవస్థ ఏర్పాటుకు పూర్వం.. పంచాయతీ సమితీ ఉన్న సమయంలో.. సుమారు ఆరు ఎకరాల స్థలంలో ఐదు దశాబ్దాల క్రితం పంచాయతీ సమితీ కార్యాలయంతో పాటు ఇంజినీరింగ్ కార్యాలయం, సిబ్బంది నివాస గృహాలు, గోదాములను నిర్మించారు. గిడ్డంగిలో వ్యవసాయ సామగ్రిని నిల్వ ఉంచేవారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది అక్కడే నివసించేవారు. మండల వ్యవస్థ ఏర్పాటు అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ కార్యాలయం, మరో భవనంలో పశు వైద్యశాలను ఏర్పాటు చేశారు.

వృథాగా భవనాలు

వినియోగంలో లేని భవనాలు ప్రస్తుతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. పశు వైద్యశాలకు సొంత భవనం నిర్మించడంతో.. 20 ఏళ్లుగా ఆ భవనం వృథాగా పడుంది. సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో అవీ పాడుబడ్డాయి. ఎంపీడీఓ కార్యాలయానికి నూతన భవనం నిర్మించడంతో.. పాత భవనంలో ప్రస్తుతం జూనియర్ సివిల్‌జడ్జి కోర్టును ఏర్పాటు చేశారు.

నిర్వహణ లేక..

ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని భవనాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. ఆరేళ్ల క్రితం పలు నివాసగృహాలకు నిధులు కేటాయించి, మరమ్మతులు చేయించారు. రెండు భవనాలను ఎంపీడీఓ, ఎంపీపీలకు కేటాయించారు. ఆ తరువాత వాటిని వినియోగించకపోవడంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది.

సీపీఎస్‌ను రద్దు చేసే వరకు ఉద్యమం


నిరసన వ్యక్తం చేస్తున్న టీఎస్‌జీఓ నాయకులు

ఆమనగల్లు: సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానం అమలు చేసే వరకు పోరాటం చేస్తామని టీఎస్‌జీఓ జిల్లా కార్యవర్గ సభ్యుడు శేఖర్ స్పష్టం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు జైపాల్, వెంకటయ్య, కృష్ణ, నాగమణి, రవి, పర్వతాలు, విష్ణు, అలివేలు, చైతన్య, చంద్రశేఖర్, కృష్ణయ్య, మెర్సి, కుసుమలత, బాలరాజు, మధుకర్, సునీత, సుశీలమ్మ, వేణు, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాకు తరలిన ఉపాధ్యాయులు

సీపీఎస్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు ఆమనగల్లు నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకులు తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో సామ సునీతారెడ్డి, సుహాసిని, సంతోషి, స్వప్న, పద్మ, అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

సమస్యల పరిష్కారానికి ఏకంకండి



అభివాదం చేస్తున్న కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు

కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రావు

కడ్తాల్: సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్డులను తీసుకుని భాగస్వాములు కావాలని సూచించారు. బోర్డును ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని కోరారు. అనంతరం కార్మికుల మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెంటయ్య, ప్రధాన కార్యదర్శిగా మహేశ్, ఉపాధ్యక్షులుగా బాలరాజు, కొండల్, సత్యంగౌడ్, సంయుక్త కార్యదర్శిగా అర్జున్, కార్యదర్శిగా సిలారి, సహాయ కార్యదర్శిగా జంగయ్య, కోశాధికారిగా బండి యాదగిరి, సభ్యులుగా వీరేశ్, జంగయ్య, అంజయ్య, సత్యం, మహేశ్, కృష్ణయ్య, మల్లేశ్, దర్గయ్య, శివయ్య, జంగయ్య, కృష్ణయ్య, జంగయ్య, కృష్ణయ్యలను నియమించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జగన్, సంఘం జిల్లా నాయకురాలు పార్వతి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.


స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాలను అందజేస్తున్న నాయకులు

ఆంగ్లంపై పట్టుసాధించాలి

మాడ్గుల: కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి అన్నారు. మండలంలోని కలకొండ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ మేధా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో రెండు నెలలు నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులను సోమవారం ఆయన ప్రారంభించారు. తెలుగుతో పాటు ఆంగ్ల భాషలో పట్టు సాధించాలని సూచించారు.

పాఠశాలకు వాటర్‌ఫిల్టర్ అందజేత

కేశంపేట: మండల పరిధిలోని సంతాపూర్ ప్రాథమిక పాఠశాలకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సాజిద్ వాటర్ ఫిల్టర్ అందించారు. సోమవారం పలువురు నాయకులతో కలిసి ఆయన ఫిల్టర్‌ను ప్రారంభించారు.

ఇళ్ల స్థలాలకు కబ్జా చూపాలి


నేదునూరు పరిధిలోని ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

- సీపీఎం నేతల డిమాండ్
- లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరిక

కందుకూరు: పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు కబ్జా చూపాలని సీపీఎం మండల కమిటీ సభ్యుడు అంకగళ్ల కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని నేదునూరు అక్బర్‌జా రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 9లోని ప్రభుత్వ భూమిని సీపీఎం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్వే నంబర్ 9లో గత ప్రభుత్వం 155 మంది పేదలకు 60 గజాల చొప్పున కేటాయిస్తూ సర్టిఫికెట్లు జారీ చేసిందన్నారు. ఏళ్లు గడుస్తున్నా వీటికి పొజిషన్ చూపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే సర్వే చేయించి పేదలకు స్థలాలు కబ్జా చూపాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉన్ని సాయిలు, నాయకులు వంగూరు యాదయ్య, కె.రాములు, చెన్నయ్య, రాములు, మైసయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి

కొందుర్గు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో రూ.60లక్షలతో చేపడుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ముట్పూర్‌లో రూ.4లక్షలతో ఏర్పాటు చేసిన రెండు హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అంతకు ముందు కొందుర్గు బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచి చూశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో మండలంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. నాయకులు పురుషోత్తం రెడ్డి, రామయ్యగౌడ్, జితేందర్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, దర్శన్‌గౌడ్, కృష్ణయ్య, నర్సింలు, అంజయ్య, రవి, ద్విజేందర్, నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.

పత్తాలేని 'విజిలెన్స్'!


మహేశ్వరంలో లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ(ఫైల్)

- రేషన్ పర్యవేక్షణ కమిటీల నియామకంలో మీనమేషాలు
- పట్టించుకోని పాలకులు, అధికారులు
- బియ్యం పంపిణీపై కొరవడిన పర్యవేక్షణ
- హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీలకు నాసిరకం సరుకుల సరఫరా

మహేశ్వరం: రేషన్ బియ్యం, సరుకుల పంపిణీ పంపిణీని పర్యవేక్షించాల్సిన విజిలెన్స్ కమిటీలు పత్తాలేకుండా పోయాయి. వీటి నియామకానికి అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ మూడు నెలలకోసారి సమావేశమయ్యే వీరు బియ్యం నాణ్యత, పంపిణీ తీరు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలపై చర్చించేవారు. పంపిణీలో ఏవైనా లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. కానీ కొన్నేళ్లుగా వీటిని నియమించలేదు. దీంతో డివిజన్, మండల స్థాయిలో రేషన్ పంపిణీపై పర్యవేక్షణ కరువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన ఆహార సలహా సంఘాలను తొలగించిన తెలంగాణ ప్రభుత్వం వీటి స్థానంలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయలేదు.

మహేశ్వరం మండల వివరాలు

రేషన్ దుకాణాలు	50
ఆహార భద్రత కార్డులు	17,625
అంత్యోదయ	2,471
అన్నపూర్ణ	10

కమిటీలు ఇలా..

జిల్లా స్థాయి కమిటీలకు కలెక్టర్, డివిజన్ స్థాయి కమిటీకి ఆర్డీఓ, మండల స్థాయి కమిటీకి తహసీల్దార్ చైర్మన్లుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీపీ సహ చైర్మన్‌గా ఉంటారు. జెడ్పీటీసీ సభ్యుడితో పాటు ముగ్గురు మహిళా ప్రతినిధులు, ఎంపీడీఓ, వ్యవసాయాధికారి, ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు రైతులు, రేషన్ డీలర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి, రాజకీయ పార్టీల నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.

నాణ్యతపై ఆరోపణలు..

కమిటీల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత ప్రమాణాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలకు నాణ్యతలేని రేషన్ బియ్యం, సరుకులు సరఫరా అవుతుండడంతో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం గురించి పట్టించుకునేవారు లేరు. మండలంలోని కొన్ని రేషన్ దుకాణాల్లో నాసిరకం బియ్యం పంపిణీ అవుతున్నాయని కొంత మంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా కొన్ని చోట్ల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.

త్వరలో ఏర్పాటు చేస్తాం



కలెక్టర్ అనుమతి తీసుకుని త్వరలోనే మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాం. అనంతరం సమావేశాలు నిర్వహించి నాణ్యమైన బియ్యం పంపిణీకి కృషి చేస్తాం. రేషన్ దుకాణాలపై నిఘా పెంచి, ఎక్కడా అవకతవకలకు చాన్స్ లేకుండా చూస్తాం.
– పి.చిన్న అప్పలనాయుడు, తహసీల్దార్, మహేశ్వరం


ఆమనగల్లు: నిమ్మజ్జనానికి తరలుతున్న గణనాథుడు


ఇబ్రహీంపట్నం: చైతన్యనగర్ కాలనీలో..


ఆమనగల్లు: ఊరేగింపులో మహిళలు


తుర్కయంజాల్: మాసబ్ చెరువులో నిమజ్జనం


కడ్తాల్: గాంధీనగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పూజలందుకుంటున్నవినాయకుడు


ఆమనగల్లు: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..


ఇబ్రహీంపట్నం: ఎలిమినేడు గ్రామంలో..

గంగమ్మ ఒడికి గణపతి

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వాడవాడలా వివిధ రూపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్యకు భక్తజనం.. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రకరకాల పిండి వంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మండపాల వద్ద అన్నదానం చేశారు. పలుచోట్ల ఐదు రోజుల పాటు పూజలందుకున్న పార్వతీపుత్రుడిని ఊరేగింపుగా, దండాలయ్యా ఉండ్రాలయ్యా.. దయుంచయ్యా దేవా అంటూ ఆటపాటలతో గంగమ్మ ఒడికి చేర్చారు. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. నిమజ్జనం నేపథ్యంలో లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

–సాక్షి, నెట్‌వర్క్


కడ్తాల్: అన్నదానం చేస్తున్న సీఐ గంగాధర్ తదితరులు


ఆమనగల్లు: సురసముద్రం చెరువులో నిమజ్జనం


ఆమనగల్లు: రచ్చకట్ట వద్ద పద్మశాలీ యువజన సంఘం విఘ్నేశ్వరుడు


కడ్తాల్: గణేశ్ మండపం వద్ద బహుమతులు అందజేస్తున్న నిర్వాహకులు